Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 10

(Jan. 11, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 10

(Jan. 11, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 11—1—47 శనివారం [సంచిక 10

వైమానికులయెడ సానుభూతి

విశాఖపట్టణంలో అన్నిపార్టీల ఐక్యాందోళన

(మా విలేఖరి)

విశాఖపట్టణం, జనవరి 9

విశాఖపట్టణంలో తెల్లవారిపట్ల దౌర్జన్యానికి గురిఅయిన వైమానికులకు సానుభూతిగా నేడు కాంగ్రెసు, కమ్యూనిస్టు, కిసాన్‌సభ, కొందరు ప్రముఖ వ్యక్తులు నాయకత్వాన బహిరంగసభ జరిగింది. ఈ దౌర్జన్యంపై కలగచేసుకొని విచారణ జరపాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ సభలో తీర్మానించారు. కాంగ్రెసు, కమ్యూనిస్టులతో కూడిన సహాయక సంఘంకూడా సభలో ఏర్పరచబడింది.

10 వేల [illegible]

గుమాస్తాల సమ్మె [illegible]

[illegible]

నాందేడ్‌జిల్లాలో తుపాకికాల్పులు; చాలమంది మరణం

20 వేల నైజాం ప్రజలమీద

చనిపోయిన కాంగ్రెస్ సేవకుని పూజించినందుకు

[మా విలేఖరి]

హైదరాబాదు, జనవరి 9

నాందేడుజిల్లా (మహారాష్ట్ర ప్రాంతం) అర్ధపూరు గ్రామంవద్ద ఇరువైవేల సమూహంపై నైజాం పోలీసులు కాల్పులు జరిపారు.

కొద్ది రోజుల క్రితం చిన్నద ప్రాణిక [illegible] కాంగ్రెసు నాయకుడగు గోవిందరావు [illegible] [illegible]

[illegible]

కాని మంత్రివర్గం వారందరినీ గూండా చట్టం క్రింద జిల్లా వదిలిపెట్టి పొమ్మని ఉత్తర్వులు జారీచేసింది. స్వార్ధపరుల నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ రైతాంగం చేసే యీ పోరాటాన్ని సామ్రాజ్యవాదులు నాశనం చేయ పూనుకున్నప్పుడు, బొంబాయి కాంగ్రెసుప్రభుత్వం సామ్రాజ్యవాదులకు ఇలా చేయూత నివ్వడం విచారకరం, అట్టి విధానం కాంగ్రెసు సంస్థకే తలవంపులు తెస్తుంది. ఏ ప్ర జా తం త్ర ఉద్యమమూ సాగకుండా చేస్తుంది. ఈదారుణ నిర్బంధ విధానాన్ని అపుచేయవలసిందని ప్రతి కాంగ్రెసువాది, ప్రతి స్వాతంత్ర్య ప్రియుడు కోరడం అవసరం."

కాన్పూరులో హర్తాళ్

కాల్పులపట్ల నిరసన

కాన్పూరు, జనవరి 9

జనవరి 6 వ తేదీని కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల ఫలితంగా 5 గురు చనిపోయారు. ఈ ఘాతుక చర్యలపట్ల నిరసనసూచకంగా, యీవేళ కాన్పూరులో హర్తాళ్ జరిగింది.

25 మిల్లులలో పనిచేసే 80,000 మంది కార్మికులు పనుల్లోకి వెళ్ళలేదు.

కాలేజీలోను, హైస్కూళ్ళలోను చదువుకొనే విద్యార్థులు ఈవేళ ఉదయం పురవీధుల గుండా బ్రహ్మాండమైన ఊరేగింపు జరిపి, కాల్పులపట్ల నిరసన ప్రకటించారు.

హర్లి రైతులపై

తుపాకి కాల్పులు

4 గురి మరణం

అనేకులకు గాయాలు

[illegible]

[illegible] ఖండన

[illegible]

సంప్రతింపులు ఫలిస్తాయనే ఆశలేదు

యూ - సా ప్రకటన

కరాచీ, జనవరి 9

లండన్ సంప్రతింపులకై వెళుతూన్న బర్మా నాయకులలో ఒకరు, యూ - సా సంప్రతింపులు ఫలిస్తాయనే ఆశ తనకు లేదని చెప్పారు. ఎందువల్లనంటే, బర్మా ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా యీ రాయబార వర్గం ప్రతిబింబించడం లేదన్నారు. అంతేగాక, ఏయే విషయాలపై చర్చలు జరగాలో ప్రభుత్వం ప్రకటించలేదు. సరిహద్దు ప్రాంత మందలి ప్రతినిధుల్ని ఒక్కరినీ పిలవకపోవడం అన్యాయం అన్నాడు. గవర్నరు కార్యవర్గంలో ఉన్నవారినే పిలిచి, మిగిలిన ప్రజా నాయకుల్ని పిలవకపోవడం సరికాదన్నారు. స్వతంత్ర బర్మా రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఈ చర్చలు ఫలిస్తాయనే నమ్మకం లేదన్నారు.

ఆంగ్‌సాన్ లండన్ ఆగమనం

లండన్, జనవరి 9

ఈవేళరాత్రి జనరల్ ఆంగ్‌సాన్, మరి ముగ్గురు రాయబారులతో కలిసి, యిక్కడికి [illegible]

తమిళనాడు కమ్యూనిస్టు నాయకులపై కుట్రకేసు బనాయింపు

ఒక్కమధురలోనే 35 మంది ప్రముఖుల అరెస్టు

(మా విలేఖరి)

మద్రాసు, జనవరి 9

నిన్న సాయంకాలం మద్రాసు కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియను ఆఫీసులమీద మలబారు స్పెషల్ పోలీసులు దాడి చేసి, సోదాలు ప్రారంభించారు. సాయంకాలం 5 గంటలనుండి తెల్లవారగట్ల 3 గంటల వరకు సోదాలు జరుగుతూనేవున్నాయి. రికార్డులు, ఫైళ్ళు పోలీసులు స్వాధీనపరచుకున్నారు. కామ్రేడ్ ఎమ్. ఆర్. వెంకట్రామన్ (తమిళనాడు కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి), కామ్రేడ్ బాలచంద్రమీనన్ (రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి)లను అరెస్టుచేశారు.

డిసెంబరు 24 న మధురలో ఎర్రజెండా యూనియనుకూ, యజమానుల చెప్పుచేతల్లో ఉండే యూనియను కార్మికులకూ మధ్య జరిగిన కొట్లాటల సందర్భంలో అరెస్టు చేస్తున్నామని ఒకమాట మాత్రంచెప్పారు.

మద్రాసులో ఈసోదాలు, అరెస్టులుజరిగిన సమయంలోనే మధుర, దిండిగల్లులలో కూడా పార్టీ ఆఫీసులపై దాడిచేశారు. మధురలో ప్రధానులయిన కామ్రేడ్సును అరెస్టుచేశారు. మధుర మోటార్‌వర్కర్సుయూనియన్ ఆఫీసుపైకూడ దాడిజరిగింది. కోయంబత్తూరులో కామ్రేడ్ పి. రామమూర్తి (రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు) అరెస్టు చేయబడ్డారు. అన్ని చోట్లనుండీ రికార్డులు చాలా పట్టుకుపోయారు. పోలీసు బందోబస్తు విశేషంగావుంది.

రాష్ట్రం అంతటా కమ్యూనిస్టులు, కాంగ్రెసువాదులు, ఇతరులునడుపుతూన్న కార్మిక సంఘాలు సమ్మెపోరాటాలు సాగిస్తున్నాయి. ఈమహాప్రవాహాన్ని నిలవడానికి కమ్యూనిస్టు పార్టీమీద యజమానులూ, పోలీసు వుద్యోగులూ విరుచుకుపడుతున్నారు. వాళ్ళ ఆటలకు మన మంత్రులు తాళంవేస్తున్నారు.

దాడులకు, అరెస్టులకు మూలకారణం

రాష్ట్రంలోగల బట్టల పరిశ్రమలో మూడోవంతు 'డోక్' అనే యూరపియనుది. అతని మానేజిమెంటుతో గలహార్వేమిల్లులు మధుర, విక్రమసింగపురం, ట్యూటికొరిన్ లలో వున్నాయి. ఈ మిల్లులన్నింటిమీదా పెట్టుబడి 88 లక్షల రూపాయలు. కాని ఒక్క 1945లోనే 52 లక్షల రూపాయల లాభం వచ్చిందంటే కార్మికుల రక్తం ఎంత పిండుతున్నాడో తెలుస్తుంది. తనమిల్లులలోవున్న కార్మికుల్ని, కార్మికసంఘాలనుఅణచడానికై పోటీగావరద రాజులునాయుడు అనేవానిచేత సంఘాలు నిర్మింపచేశాడు. ఆసంఘాలలో వున్నవారిచేత మిల్లులలో కొట్లాటలు లేవడం, శాంతిస్థాపన పేరుతో పోలీసులనుతెచ్చి కాల్పులదాకా నడవడం డోక్‌కి పరిపాటి. డిసెంబరులో నాయుడు యూనియనుకు చెందిన గూండాలు ఎర్రజెండా యూనియనుకు చెందిన కార్మికుల [illegible]

నాయకులను, జిల్లా కమ్యూనిస్టు నాయకులను 200 మందికిపైగా అరెస్టుచేశారు. 'డోక్' యూనియన్‌లోని గూండాలు స్వేచ్ఛగా కత్తులతో తిరుగుతూవున్నారు.

డిశంబరు 30 వ తేదీన పై అరెస్టులకు, కాల్పులకు అనమ్మతిగా మధురలో బ్రహ్మాండమైన సమ్మె, హర్తాళ్ జరిగాయి. బట్టలమిల్లు, బట్టా, మోటారు, కల్లుతీత సంఘాలు మొదలైనవన్నీ సమ్మెలో పాల్గొన్నాయి.

మిల్లుయజమాని ఎత్తులు

బట్టలమిల్లు కార్మికులకు తాత్కాలిక సహాయం ఎంత యివ్వాలనే విషయం నిర్ణయించడానికి అమర్య మద్రాసు ప్రభుత్వం ఒక విచారణకర్తను వేసింది. ఆ విచారణకర్తను బోల్తాకొట్టించడానికై 'డోక్' ఒక ఎత్తు వేశాడు. [illegible] పనివారి ఎలవెన్సుల [illegible] మాత్రం [illegible] "ఔదార్యానికి" విచారణ [illegible] అతని మిల్లులలో పనిచేసేవారికి [illegible] లకు నెలకు రు 12 లు మొదలు రు 15 లు వరకు తాత్కాలిక సహాయం ఇవ్వాలన్నాడు. ఇది కార్మికులు కోరిన దానికంటే చాలాతక్కువ. దీనితో కార్మికులు తాత్కాలిక సహాయం పెంచాలని ఆందోళన ప్రారంభించారు.

ఇదిగాక మద్రాసు ప్రభుత్వం పంపిన విచారణకర్త ఎర్రజెండా యూనియన్లే కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, వానినే యజమానులు గుర్తించాలని తీర్పు చెప్పారు. కాని, డోక్ ఆతీర్పును లెక్కచేయలేదు. విచారణకర్త తీర్పును అమలు జరిపించమని మద్రాసుమంత్రులకు ఎన్నోసార్లు కార్మికులు చెప్పుకొన్నారు; కాని ఫలితం లేకపోయింది.

పైగా ఇప్పుడు ట్యూటికొరిన్ మిల్లులలో కార్మికులు ఇంకపని చేయాలని యజమాన్యుడు చేయలేనంత కోటా నిర్ణయించాడు. కార్మికులు అసలు సాధ్యం కాదన్నారు. [illegible] డోక్ 200 మందిని పనుల మందితీసివేశాడు. మంత్రులకు విజ్ఞప్తిచేసినా ఫలితంలేక కాంగ్రెసు, కమ్యూనిస్టు, ద్రవిడ సంఘాల నాయకత్వాన కార్మికులంతా సమ్మె ప్రారంభించారు. స్థానిక కాంగ్రెసుకమిటీ కూడ సమ్మెను బలపరిచింది.

డోక్‌యొక్క ఈ దాడులను ఎదుర్కొనడానికై మధుర, విక్రమసింగపురం, ట్యూటికొరిన్‌లలోగల మిల్లుకార్మిక ప్రతినిధులు ట్యూటికొరిన్‌లో జనవరి 12 నాడు సమావేశం నిర్ణయించుకొన్నారు.

ఈ అనంతపురం [illegible] కార్మికులతోనే [illegible] వర్గం యొక్క [illegible] రాష్ట్రంలోని [illegible] యూనియనులు సమ్మెలకు తయారవుతున్నాయి. కోయంబత్తూరులో కాంగ్రెసు, కమ్యూనిస్టు యూనియన్లు [illegible] కాంగ్రెసువాదులు [illegible]

[illegible]

కమ్యూనిస్టు నాయకులపై కుట్రకేసు

[illegible]

కొల్లాపూరులో కార్మికుల [illegible]

[illegible]

విద్యార్థి [illegible]

అయిదేళ్ల ప్రణాళిక

రు 125 కోట్ల [illegible]

[illegible]

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

ప్రజాశక్తి
1947 జనవరి 11 : శనివారం

ఇంకా కమ్యూనిస్టు నాయకులపై కుట్ర కేసా?

ఈ 8వ తేదీ సాయంకాలం 6 గంటలకు రాష్ట్ర కమ్యూనిస్టు ఆఫీసుపైన, జనవాణి ఆఫీసులపైన మద్రాసు పోలీసు దాడిచేశారు. 7 లారీలమీద మలబారు పోలీసులు, సి. ఐ. డి. లు వచ్చి వీధులలో హంగామా చేశారు. [illegible]

వేటపాలెంలో 144 సెక్షన్ పొడిగింపు

వేటపాలెం, జనవరి 8

వేటపాలెంలో క్రాంతిలీడీ కార్మికుల ఐహిరంగ సభలపై జారీచేయబడ్డ 144 సెక్షన్, 7వ తేదీనుంచి 10 వ తేదీవరకు పొడిగించబడింది. 144 సెక్షన్ తొలగించవలసి, వేటపాలెం పోలీసు సబ్ఇన్‌స్పెక్టరుపైన, చీరాల సర్కిల్ ఇన్‌స్పెక్టరుపైన వెంటనే చర్య తీసుకొనవలసి, గుంటూరుజిల్లా కలెక్టరుకు, ప్రధానమంత్రికి, చాలమంది పిటీషన్లు, టెలిగ్రాములు పంపుతున్నారు.

ఒంగోలు సబ్‌కలెక్టరు అరెస్టయిన క్రాంతి లీడీ కార్మికులు 24 మందిని జామీనుమీద విడుదల చేశారు.

ఆహార కమిటీలో ప్రాతినిధ్యంకోరినందుకు కమ్యూనిస్టు అరెస్టు

వెంకటగిరిలో

[illegible]

నెల్లూరు పింగాణీ కార్మికుల సమ్మె నోటీసు

[illegible]

గంపలగూడెం ఆహార కమిటీ ప్రెసిడెంటుకు లాటరీపై మోజు

[illegible]

హైస్కూళ్లలో పోలీసురాజ్యం విద్యార్థుల అరెస్టులు

విద్యార్థిసమ్మెల్లో పోలీసు జోక్యాన్ని ఖండిస్తూ ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌వారి ప్రకటన

బెజవాడ, జనవరి 9

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షులు డి. జగన్నాథరెడ్డిగారూ, ప్రధాన కార్యదర్శి వి. మధుసూదనరావుగారూ యిలా ప్రకటిస్తున్నారు:

"మూడు మాసాలనుంచి ఆంధ్రవిద్యార్థులు డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అనేక స్కూళ్ళలోను, కాలేజీలలోను సమ్మెలు జరిగినవి [illegible] ప్రకటించారు. పోలీసుల సాయం తెచ్చుకొన్నా సమ్మె విచ్ఛిన్నం కాకపోవడం గమనించిన స్కూలు అధికారులు ఆఖరి ప్రయత్నంగా ఆ చర్యకుదిగారు.

స్కూలును వెంటనే తెరవవలసినదిగా విద్యార్థులు, ప్రజలు ఆందోళన చెయ్యాలని కృష్ణాజిల్లా విద్యార్థిఫెడరేషన్ సహాయ కార్యదర్శి చలసాని శ్రీనివాసరావుగారు వ్రాస్తున్నారు.

[illegible]

గన్నవరం హైస్కూల్లో అరెస్టులు; విడుదల

టీచర్లపై పోలీసుల బెదిరింపు

గన్నవరం, జనవరి 8

[illegible]

చల్లపల్లి హైస్కూల్లో రిజర్వు పోలీసు

స్కూలు మూసివేత

[illegible]

వెన్ననపూడి రైతుల భూమిని లాక్కోటానికి గురజ జమీందారు యత్నం

వెన్ననపూడి, జనవరి 1

రైతుసంఘ అర్గనైజరు వల్లభనేని సీతారామయ్యగారు యిలా వ్రాస్తున్నారు.

గుడివాడతాలూకా వెన్ననపూడిలో గురజ జమీందార్లకు లోగడ 140 యకరాల మామూలు పల్లపుయినాం భూమివుండేది. ఈ భూమిని 1885 సంవత్సరంనుంచి [illegible] శిస్తురేటు నిర్ణయించుకొని రైతులకు సాగుహక్కు కల్పించారు.

1908 ఎస్టేటులాండుయాక్టు వచ్చిన [illegible] కొంతమంది రైతులకు రు 11 లు [illegible] రు 14 లు దాకా శిస్తుపెంచి శాశ్వత [illegible] యిటీ హక్కు వ్రాసియిచ్చారు. అప్పటినుంచికూడ రైతులు శిస్తుకడుతూ భూమిని పుచ్చుకొంటున్నారు. ఆ భూమి అమ్మకం మార్పిళ్ళు వగైరా చేసుకుంటూ క్రయవిక్రయాది సమస్త హక్కులతో రైతులు అనుభవిస్తున్నారు. [illegible]

పునాదిపాడు స్కూలు మూసివేత

డి. ఇ. ఓ వద్దకు ప్రముఖుల రాయబారం

[illegible]

నందిగామ హైస్కూలు విద్యార్థుల సమ్మె

[illegible]

అమలాపురంలో 38విద్యార్థుల డిటెన్షన్

[illegible]

డి. ఇ. ఓ వద్దకు రాయబారం

[illegible]

వేరుశనగకాయకు, నూనెకు నాలుగుసార్లు ధరలమార్పు

ప్రతిమార్పు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన రైతుకు నష్టదాయకమే

బెజవాడ, జనవరి 9

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘకార్యవర్గసభ్యులు వై. వి. కృష్ణారావుగారిలా వ్రాస్తున్నారు.

మద్రాసు మంత్రివర్గం అవలంబించే ధరల కంట్రోలు విధానం పూర్తిగా వర్తకులకు లాభసాటని రుజువు అవుతోంది. జనపవిత్తనాల విషయంలోనేమి, ధాన్యం ధరలను నిర్ణయించటంలోనేమి, వుత్పత్తిదార్లకున్నూ గోలుదార్లకు, నష్టకరమైన ధరలు నిర్ణయించి ప్రభుత్వం వర్తకబృందంపై తమకుగల అగరాభిమానాలను చాటుకుంది. వేరుశనగ [illegible] పెంచింది. వర్తకులు తమకు తాముగా నూనెకు మణుగు 30—0—0 ధర సరిపోతుందని అంగీకరిస్తే, మంత్రివర్గం మాత్రం మిల్లువద్ద నూనె ధర 31-4-0 కు పెంచడం, నూనెకు నిర్ణయించిన ధర ప్రకారం రైతులు తమకు న్యాయమైన ధర రావడం లేదని మొరపెట్టుకున్నా నిర్ణయోటనం కావడం ముక్కిలి ఆశ్చర్యంగావుంది. [illegible]

ధాన్యం ధరలు హెచ్చించాలి

ఆహారమంత్రికి మెమోరాండం

[illegible]

బ్లాక్‌మార్కెట్

[illegible]

రాజమండ్రిలో

[illegible]

గుడివాడ తాలూకా ప్రాథమికోపాధ్యాయ

[illegible]

సొసైటీ రిజిస్టర్‌లో ఉదాసీనత మానాలి

గుంటూరు, జనవరి 5

గుంటూరుజిల్లా రైతుసంఘసహాయకార్యదర్శి డి. వి. అప్పారావుగారిలా వ్రాస్తున్నారు:

"గుంటూరుజిల్లాలో కోపరేటివ్ స్టోర్సు కొరకు నిడమలూరు మైనంపాడు, ఉప్పుగుండూరు, నర్సాయపాలెం, గణపవరం, నంబూరు మొదలయిన గ్రామాల నుండి, వీనన్ని కోపరేటివ్ సొసైటీలకొరకు అచ్చంపేట, పణిదం, రెంటపాళ్ళ, దైవాలరావూరు మైనంపాడు, జమ్మలపాలెం, జూలకల్లు మొదలయిన 27 గ్రామాలనుంచి అప్లికేషన్లుపెట్టి షేరుధనం చెల్లించారు. కాని ఇంతవరకూ జిల్లా కోపరేటివ్ అధికారులు వీటిని రిజిష్టరు చేయలేదు. ఇవన్ని రిజిష్టరు చేస్తే తమకుపనిబాధ్యతలు ఎక్కువవుతవనీ, అటువుంటివి చేసేటందుకు తగినంత స్టాఫ్ లేదనీ, చెల్లించిన షేరుధనం చాలదనీ సాకు చెబుతున్నారు. అయాగ్రామాల్లోవుండే దొంగ వ్యాపార్లు స్టోర్సు అక్కరలేదంటూ పంపే పిటిషన్లను అవకాశంగా తీసుకొని గ్రామంలో పార్టీతగాదాలున్నాయనీ, స్టోర్సు సక్రమంగా [illegible]

కూలీల జీవనపరిస్థితి చక్కబర్చు నిడుమోలు కూలీసంఘంవారి ఆదర్శ

సమిష్టికృషితో 'కరువునిధి' ఏర్పాటు

నిడుమోలు, జనవరి 4

దివితాలూకా నిడుమోలు కూలీపేటలో 130 యిళ్ళు వున్నవి. 1943 సంవత్సరంలో కూలీసంఘం పెట్టుకున్నారు. గ్రామ కూలీసంఘం కూలీపేటలోవున్న పార్టీలను కలిపి ఐక్యత తెచ్చింది. 1943 సంవత్సరంనుండి ఇప్పటివరకు కూలీలలో వచ్చిన అనేక తగవులను తీర్చి కోర్టులకు వెళ్ళకుండా చేసినది. కూలీలలో యాచనకు విముఖత్వం కలిగించడమేకాక, పార్టీ విభేదాలకు కారణమవుతున్న గొంతెమ్మ పండుగ మానివేసేటట్లు చేసింది.

చెవ్వుల చేపలు వగయిరాలు పాటలు పెట్టి వచ్చిన పైకంతో సమిష్టిగా బజార్లు, నుయ్యి దాగుజేయించుకున్నారు. చందాలు వేసుకుని కూలీసంఘం ఆఫీసు ఏర్పాటు [illegible] లగు గ్రామ సమిష్టిపనులకు [illegible] వున్నది. ఆ దొంకను అమ్ముటకు జమీందారుప్రయత్నించారు. కలెక్టరు ఆఫీసరుగార్లకు పిటీషన్లుపెట్టి 150 దిప్యుటేషన్లు వెళ్ళారు. ఈ దొంక కదొంక కాబట్టి అమ్మకూడదని [illegible] దొంకను అమ్మకుండ చెయ్యగలిగారు.

ఈ విధముగ గ్రామ సోదియ ఐక్యతతో కూలీసంఘం పనిచేస్తూ సంవత్సరము మైనారిటీవెళ్ళిన [illegible] అందరు నూటికి నూరుపాళ్ళు [illegible] మంది కూలీసంఘములో చేరినారు. మహిళా, యువజన సంఘాలు ఏర్పడినాయి. 40 మంది పార్టీ గ్రామసెల్లు వున్నది. [illegible]

నైజాం ఆంధ్ర సోదరులకు సాయపడండి

కాంగ్రెసు, కమ్యూనిస్టు నాయకుల విజ్ఞప్తి

గుంటూరు, జనవరి 5

[illegible]

వ్యవసాయ కూలీ ఇళ్లవసతులేర్పరా

[illegible]

తాడేపల్లిగూడెం కమ్యూనిస్టుసభ

[illegible]

నరసాపురం తాలూకా

[illegible]

నైజాం నిర్బంధాలపై

[illegible]

కమ్యూనిస్టుసభా నిధికి విరాళాలు

[illegible]

ల్బేనియాలో అమెరికా కుట్ర

(మా లండన్ విలేఖరి)

లండన్, జనవరి 8

...నియాలో యుద్ధానంతరం కమ్యూ... ...కుడయిన అన్వర్ హోడ్జా నాయ... ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ ...న్ని పడగొట్టడానికి బ్రిటిష్ అమెరి... సామ్రాజ్యవాదులు నానా కుట్రలు పన్ను... బ్రిటన్ ఇటీవలనే అల్బేనియా ...లోకి తన యుద్ధ నావలను పంపి రెచ్చగొట్ట జూచింది.

అమెరికావారు ఆ దేశంలో కుట్రలకు ... ఈమధ్య అమెరికా అల్బేనియా ...వ్యవహారవర్గాన్ని పంపింది. అందులో ...డయిన హెన్రీపుల్ట్జు అనే అతను ...లో కొంతమంది దేశద్రోహులను ... ఒక కుట్రపన్నారు. ఈ కుట్ర ...టింది. నవంబరులో జరిగిన విచా... కుట్రదారుల్లో ఒకడయిన వాసిల్ ఈ దిగువ విషయాలను ఒప్పు...

...నియాలో పంటల సభివృద్ధి చేయ ప్రభుత్వం ప్రారంభించిన మాలిగ్ ...సీమను ధ్వంసం చేయడం కుట్ర ... మొదటిలక్ష్యం. వాసిల్ శాస్త్రీ ములో ...వారు. కుట్రప్లాను, డబ్బు, పుల్ట్జు చేశారు. మిత్రరాజ్య పునర్నిర్మాణ ఉద్యోగుల్లో ఇద్దరు ఈకుట్రలో ... రేడియోద్వారా పుల్ట్జుతో నిరం...బంధం పెట్టుకోవడం వారి పని. ... పుల్ట్జు ముఖ్యులంటు అబ్దుల్ షారా. ... షారాకు రాసిన జాబులో పుల్ట్జు ...న్నాడు. "అల్బేనియాలో పరిస్థితులు ...నే మారిపోతాయి. గ్రీసు అల్బేని... యుద్ధం ప్రారంభిస్తుంది. అవెంటనే ...వ్, బ్రిటిష్ సేనలు అల్బేనియాలో ... ఇది ఎంతోదూరంలేదు."

మాతుక కుట్రను అల్బేనియా ...ం అదిలోనే బయటపెట్టింది. తాము కోరికలకు హోడ్జా ప్రభుత్వం ఒప్పు...లేదంటూ సాకు చూపి, అమెరికా ...ం పుల్ట్జును, ఇతర రాయబార... వెనక్కు పిలిపించింది.

విరంగా ప్రాపించింది. ఈ భావాలనే తక్కిన పత్రికలుకూడా వెల్లడించాయి.

"రాజీ సంప్రతింపుల ధోరణిచూస్తే కొద్దిగాగాని గొప్పగాగాని ఆశాదేఖ కన్పించడం లేదు.

"బ్రిటన్ సూచించిన కొత్త సూచనలు సంతృప్తికరమైన రాజీకి దారితీయడంలేదు. ఆ సూచనలను అంగీకరించడం అంటే, ఈజిప్టు తనకోర్కెలను వదులుకోవడం అన్న మాట. ఇందుకు ఈజిప్టు ప్రజలు సిద్ధంగా లేరు. అందుచే పరిస్థితులు మంచిక్లిష్టదశలో ఉన్నాయి."

యూదు - అరబ్బు ఘర్షణలు

జెరూసలెం, జనవరి 9

బ్రిటిషు ప్రభుత్వం అవలంబించే విధానం వల్ల పాలస్తీనాలో యూదు - అరబ్బుల వైషమ్యం నానాటికి హెచ్చుతోంది. ట్యుబాన్ వద్ద ఇది ఘర్షణగా మారింది. ఒక అరబ్బూ, ఇద్దరుయూదులూ చనిపోయారు. పోలీసులు ఈసందర్భంలో 30 మందియూదులను డిటైన్ చేశారు.

వలస మంత్రితో యూదునాయకుని మంతనాలు

లండన్, జనవరి 8

ఒకప్రక్క పాలస్తీనా హైకమీషనరు, పాలస్తీనాలో మార్షల్‌లా పెట్టి, తీవ్రనిర్బంధ చర్యలకు పూనుకోడానికి బ్రిటిష్ మంత్రివర్గంతో సంప్రతింపులు సాగించుచున్నాడు. మరొకప్రక్క మితవాద యూదునాయకుల కూడ గట్టుకోడానికికూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. పాలస్తీనా యూదు సంఘాధ్యక్షుడు దేవిడ్‌బెన్‌గూరియన్, వలస మంత్రితో మంతనాలు సాగించాడు. ఇతడు పాలస్తీనాకు వెళ్ళాక యూదు టెర్రరిస్టులను దౌర్జన్య కృత్యాలు మానుకోమని ప్రచారం చేస్తాడట.

కొరడాదెబ్బల శిక్షరద్దు

దేవిడ్‌కోహెన్ అనే యూదు టెర్రరిస్టుకు 12 కొరడాదెబ్బల శిక్ష విధించబడింది. ఇప్పుడు తాత్కాలిక హైకమిషనర్ ఆశిక్షను రద్దుచేశాడు. టెర్రరిస్టులపైన కొరడా శిక్షలకు ప్రతీకారంగా ఇటీవల ఒక బ్రిటిష్ సేనానిని ఎత్తుకపోయి, యూదుటెర్రరిస్టులు కొరడాశిక్షలు విధించిన సంగతి పాఠకులకు జ్ఞప్తికి తెస్తున్నాం.

హోలెండుపై అమెరికా ఒత్తిడి

వాషింగ్టన్, జనవరి 9

...రెండు ప్రజాప్రభుత్వం త్వరలో ...లు జరవబోతూంది. అమెరికా ప్రభు... తన సహాయధోరణిలో హోలెండును ...వ ...స్తూంది. హోలెండు ప్రభుత్వం ...ంపై తీవ్రనిర్బంధవిధానం ...టట. అరెస్టులు. ... ...టట. ఇలాంటి వెర్రిమొర్రి వెద... ఇదివరకు రుమేనియా, బల్గేరి... చేయలేదు. హోలెండూ ...

సుడాన్‌పై పెత్తనంపోవాలి

అరబ్‌లీగ్ ప్రకటన

కైరో, జనవరి 7

...తో సుడాన్‌ను కలపాలని ప్రయ... ...న్నదని అరబ్ లీగ్ (అరబ్బు సమితి) విమర్శించుతూ, సుడాన్ నాయకులు కొందరు లండన్‌లో ఒక ...గావించారు. దానికి అరబ్‌లీగ్ ఇలా ...చ్చింది:

...క సామ్రాజ్యవాదంమంది సుడా... ...కల్గించే ఉద్దేశంతోనే ఈ విష... అరబ్‌లీగ్ జోక్యం కల్గించుకొంది. ...కుబడియే విశంగా ఈనాడు ... పరిపాలనలో ఉంది. ...ంది సుడాన్ విడిపోతే బ్రిటిష్ ...జ్యవాద ప్రభావం మరింత హెచ్చు... అరబ్‌లీగ్ ఇందుకు సిద్ధంగాలేదు."

...న్‌తో రాజీకుదిరే ఆశలేదు

కైరో, జనవరి 9

వీట్ - నామ్‌కు బర్మా వలంటీరు దళం

డాక్టర్ బామా ప్రకటన

రంగూన్, జనవరి 9

ఫ్రెంచి సామ్రాజ్యవాదులతో పోరాడుతున్న వీట్ - నామ్‌కు సాయంగా వలంటీర్ దళం ఒకటి వీట్ - నామ్ వెళుతుందని, డాక్టర్ బామా ప్రకటించాడు. బామా ప్రస్తుత బర్మా మంత్రివర్గంలో ఒకడు.

ఢిల్లీలో వున్న వీట్ - నామ్ రిపబ్లిక్ ప్రతినిధి విజ్ఞప్తిని పాటించి, డాక్టర్ బామా ఇందుకు పూనుకున్నాడు.

మొదటి వలంటీరు దళానికి బోయాన్ నాయింగ్ అధిపతిగా వుంటాడు. ఇతడు జపాను బర్మాను ఆక్రమించిన కాలంలో బామాకు సైనిక కార్యదర్శిగా పనిచేశాడు. ఈ దళంలో 100 మంది సభ్యులుంటారు. జపాను ఆక్రమణ కాలంలో బ్రిటిష్ వారిపై యుద్ధంచేసినవారిలో ఈ దళాధిపతి ఒకడు.

ఇండియా - బర్మాలుకలిసి ఒక సంయుక్త వలంటీరుదళం పంపడం అవసరమని తాను శరత్‌బోసుకు వ్రాసినట్టు డాక్టర్ బామా చెప్పాడు. బర్మా ప్రజలందరూ వీట్-నామ్ పక్షాన నిలబడాలని డాక్టర్ బామా ఒక విజ్ఞప్తి చేశాడు.

వైద్యసహాయం కావాలి

వీట్-నామ్ ప్రతినిధి విజ్ఞప్తి

ఢిల్లీ, జనవరి 9

వలంటీర్లు, బట్టలు మొదలగు సహాయం తర్వాత వచ్చినా ఫర్వాలేదు. మొదట వైద్య దళం పంపాలి - అని వీట్‌నామ్ ప్రతినిధి తెలియజేశాడు.

ఫ్రెంచి దురాక్రమణను నిరసించుతూ ఇండియాలోని పత్రికలూ, నాయకులూ ప్రకటించినప్రకటనలకు కృతజ్ఞత తెలియజేశాడు.

"ఇండియా నైతిక సహాయమేగాక వస్తు సహాయంకూడ అత్యవసరం. మా రిపబ్లిక్ ఉనికికే అత్యంతప్రమాదం సంభవించింది. జీవన్మరణ సంగ్రామంలో చిక్కుకున్న మా ప్రజలు ఇండియావపోర్టుకోసం నిరీక్షించుతున్నారు. భారత ప్రజల సహాయం తప్పక లభించుతుందని ఆశించుతున్నాను."

హనోయీ దిగ్బంధం సడలింపు

పారిస్, జనవరి 9

హనోయీకి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా రాకపోకలను వీట్‌నామ్ సేనలు ఇదివరలో తెగగొట్టాయి. మూడు వారాలుగా హనోయీ (ఫ్రెంచి సేనలున్న భాగం) దిగ్బంధంలోవుంది. ఈదిగ్బంధాన్ని సడలించామని ఫ్రెంచి అధికారులు చెబుతున్నారు.

జకోస్లోవేకియా, ఇండియాలమధ్య సన్నిహితసంబంధం

ప్రేగ్, జనవరి 9

జకోస్లోవేకియా-ఇండియాలమధ్య సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు నెలకొనాలని జకోస్లోవేకియా సమాచారశాఖమంత్రి ఈమధ్య చాలా ఉత్సాహం చూపాడు. ఇందుకు నెహ్రూ పండితుడు తన సంతోషాన్ని తెలియజేస్తూ ఒక జాబు రాశాడు. ఈ విషయమై త్వరలోనే సంప్రతింపులు ప్రారంభంకాగలవనే ఆశను తెలియపరిచాడు.

మద్రాసు రాష్ట్రంలో సహకార సంఘాలు

ప్రభుత్వ ప్రకటన

మద్రాసు, జనవరి 9

మద్రాసుప్రభుత్వం ఇలా ఒక ప్రకటనచేసింది:

ఉత్పత్తి - కొనుగోలు సంఘాలకుగాను సర్కారుజిల్లాలలో యిప్పటికి 88 లక్షల రూపాయలు వసూలయ్యాయి. 43 సంఘాలు రిజిస్టరుచేయబడ్డాయి. అవలు 201 సంఘాలు స్థాపించాలని ప్రభుత్వంవారి వుద్దేశం. మిగతా సంఘాలకు కావలసిన షేరుధనం కూడ ప్రజలు భర్తీచేస్తారని ప్రభుత్వం నమ్ముతోంది.

ఇక గ్యారంటీ విషయంలో-మలబారులో ప్రభుత్వం గ్యారంటీ లేకుండానే సంఘాలు చక్కగా పని చేస్తున్నాయి. సర్కారు జిల్లాలలోకూడ భయపడవలసిన అవసరంలేదు...

'దెబ్బకుదెబ్బ తీయవలసివస్తుంది'

హోలెండుకు ఇండోనీషియా హెచ్చరిక

బటేవియా, జనవరి 9

ఇటీవలజరిగిన ఒడంబడికకు భంగకరంగా ప్రవర్తిస్తూ డచ్చి అధికారులూ, సామ్రాజ్యవాదులూ ఇండోనీషియా వారిని యుద్ధానికు రెచ్చగొడుతున్నారని ఇండోనీషియా రిపబ్లిక్కు ఉపాధ్యక్షుడు డాక్టరు హట్టా ఈవేళ ఒక ఉపన్యాసంలో ఖండించాడు.

ఇండోనీషియాతో డచ్చి ప్రభుత్వం చేసుకున్న ఒడంబడిక డచ్చి సర్వసేనాధిపతికి, నౌకాధిపతికి నచ్చలేదనీ, ఒడంబడికఅమలు జరగకుండా చేయడానికి వారు హోలెండులో ఒక ఉద్యమంకూడా లేవదీశారనీ ఈయన తెలియజేశాడు.

"ఇండోనీషియా శాంతియుత పరిష్కారాన్నే కోరుతూంది. కాని, డచ్చివారు తమ దురాక్రమణ పంథాను వెంటనే మానుకోకపోతే మేముకూడా దెబ్బకుదెబ్బ తీయవలసి వస్తుంది. మా స్వాతంత్ర్యాన్ని వారుగు రక్షిస్తే వారిశ్రేయస్సుకు మేముకూడా తోడ్పడుతాము.

నిర్బంధ - ఉచిత ప్రాథమికవిద్య కావాలి

ఫిబ్రవరి 22: భారత నావికా విప్లవదినోత్సవం

అఖిలభారత విద్యార్థి మహాసభలో తీర్మానాలు

(మా విలేఖరి)

న్యూఢిల్లీ, జనవరి 8

అఖిలభారత విద్యార్థిమహాసభ న్యూఢిల్లీలో మొన్న 6వ తేదీతో సమాప్తమయింది. భారత దేశంలోని అన్నిరాష్ట్రాలలోనూ విద్యార్థి పోరాటాలలో పేరుపొందిన విద్యార్థినాయకుల అధ్యక్షవర్గంక్రింద వేరువేరు సమావేశాలు జరిగినాయి. తీర్మానాలపై ప్రతినిధులందరూ బహు ఉత్సాహంతో చర్చలలో పాల్గొన్నారు.

సభలో ఈ దిగువ తీర్మానాలు చేయబడినాయి.

విద్యార్థి పోరాటాలలో వీరమరణమొందిన విద్యార్థులను స్మరిస్తూ, గౌతమచటోపాధ్యాయ తీర్మానమును ప్రతిపాదించారు.

నాగపూరులో అఖిలభారత విద్యార్థి కన్వెన్షన్ జరిపి, ట్యూషనుఫీజు తగ్గించాలన్నాడనీ, కార్మికపోరాటాలను బలపరచాడనీ, హాస్యాస్పదమైన నేరములమోపి సి. పి. విద్యార్థినాయకుడు కామ్రేడ్ బర్ధన్‌ను జైల్లోపెట్టిన సి. పి. ప్రభుత్వచర్యను ఖండిస్తూ, వెంటనే బర్ధన్‌ను విడుదల చేయవలయునని తీర్మానించారు.

తాత్కాలిక ప్రభుత్వంపై యీ దిగువ తీర్మానం చేయబడినది.

"ఈ 4 మాసాల అనుభవాన్ని బట్టి బ్రిటిషు ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వాన్ని తన నిరంకుశ చర్యలకు ఒక తెరగా పెట్టుకొని, తనచర్యలను కొనసాగిస్తున్నదని ఈ మహాసభ అభిప్రాయపడుతున్నది. ఇంతవరకు బ్రిటిషుప్రభుత్వ సైన్యములు ఇచ్చటే యున్నవి. బ్రిటిషు ప్రభుత్వము చీల్చిపరిపాలించు పద్ధతిని కొనసాగించుచున్నది. దేశములో మతకలహాలను రెచ్చగొట్టుచున్నది. పొలిటికల్ డిపార్టుమెంటు తన జాతీయ వ్యతిరేకపంథాను కొనసాగిస్తూనే యున్నది. దానికి తార్కాణము నెహ్రూ సరిహద్దు రాష్ట్రములకు వెళ్ళినపుడు యీ పొలిటికల్ డిపార్టుమెంటు జరిపిన చర్యలే. వైస్రాయి, పొలిటికల్ ఏజంట్లు, సంస్థానాధీశులచే ప్రజలను రక్తంలో ముంచివేయిస్తూంటే తాత్కాలిక ప్రభుత్వం యేమీ చేయలేకయున్నది. కనుక యీ మహాసభ యీ దిగువ కార్యక్రమాన్ని కొనసాగించుట ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని నాశనంచేసి స్వతంత్ర ప్రభుత్వ మేర్పరచవలసిందనీ, విప్లవశక్తులను బలపరచవలసినదనీ, ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సభ్యులను కోరుచున్నది.

పౌరసత్వహక్కులు కాపాడబడాలి.

బ్రిటిష్ ప్రభుత్వ సైన్యాలుతిరిగివెళ్ళే తేదీ నిర్ణయించి, ప్రస్తుత భారతసైన్యాన్ని జాతీయ సైన్యముగా మార్చి ఇతర దేశములలోయున్న భారతసైన్యాన్ని వెంటనే రప్పించాలి.

రైతు కార్మిక పోరాటాలపై పోలీసు మిలటరీ చర్యలను నిషేధించాలి.

జాతీయ విద్రోహులగు సివిల్ సర్వీసు సభ్యులను శిక్షించి ప్రస్తుత సి. ఐ. డి. శాఖ పద్ధతిని రద్దుచేయాలి.

తెల్లపెట్టుబడిదారుల కర్మాగారాలను వశపరచుకోవాలి. స్టెర్లింగు బ్యాలెన్సులను వెంటనే తీసుకోవాలి.

లంచగొండులపైన, దొంగమార్కెటుదారులపైన, జమీందారులపైన చర్య గైకొని ప్రతివారికి సక్రమమైన తిండి దొరకునట్లు చూడాలి. పొలిటికల్ డిపార్టుమెంటును రద్దుపరచి సంస్థాన ప్రజాపోరాటాలకు పూర్తి తోడ్పాటు నివ్వాలి.

వెంటనే బొంబాయి నావికా తిరుగుబాటు ఆజాద్‌హింద్ ఖైదీలను ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి.

ప్రజా పరిషత్తుపై తీర్మానం

భారతప్రజలు స్వతంత్ర సంపాదనకై అనేక వీరోచితపోరాటాలుజరిపారు. బ్రిటిష్ ప్రణాళిక ప్రకారం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు పోరాటాల ప్రతిఫలంగావచ్చిన రాజ్యాంగ పరిషత్తు కాదు. కనుక యీ బ్రిటిష్‌ప్రభుత్వ ప్లానును విప్లవ పోరాటం ద్వారా భగ్నము చేయగలమని యీ మహాసభ నమ్ముతూ, భారత రాజకీయ పార్టీలను, ప్రజా పోరాటాలను బల...పరచవలసినదిగాను, భారత విద్యార్థులను యీ పోరాటాలలో తమయొక్క బాధ్యతను నెరవేర్చవలసినదిగాను కోరుతున్నది.

తాత్కాలిక ప్రభుత్వ అంతర్జాతీయ పాలసీపైన, మతకలహాలపైన, పౌరస్వత్వహక్కులపైన, వీట్‌నామ్‌పైన, ప్రజా పోరాటాలపైన, ఆర్. ఐ. యన్., ఐ. ఎన్. ఎ. పైన తీర్మానాలు చేయబడినవి.

బొంబాయి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ చేయబడుతూన్న సమ్మెవ్యతిరేక శాసనాలను ఖండిస్తూ, సంఘాలు పెట్టుకొనేహక్కు, సమ్మెచేసేహక్కు అంగీకరించాలని తీర్మానించారు.

నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలనీ, ప్రస్తుతంవున్న పాఠశాలలను వృద్ధి పరచాలనీ; ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువ చెయ్యాలనీ, పాఠకోర్సులను ప్రభుత్వంమన్నించాలనీ, విద్యార్థుల జీతాలు హెచ్చు చేయడం మానాలనీ తీర్మానాలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజకీయసంబంధాలు కలిగి వుండకూడదనే నిషేధం తొలగించాలని కోరారు. ప్రొఫెసర్లను ప్రభుత్వ శాఖలలోకి తీసుకోవడంవలన విద్యావిధానానికి కలుగుతూన్న నష్టాన్ని వివరించి (ముఖ్యంగా కెమిస్ట్రీ, ఎకనామిక్సు, ఇంజనీరింగ్ ప్రొఫెసర్లను) అటువంటి పద్ధతిమానాలని కోరారు.

భారతనావికదినోత్సవం జరపాలి

తీర్మానాలలో ఒకటి ఫిబ్రవరి 22న భారతదేశంలోని విద్యార్థులంతా భారత నావికుల తిరుగుబాటు దినముగా పరిగణించి ఉత్సవాలు జరపాలని కోరుతూంది. 1946 ఫిబ్రవరి 22న బొంబాయిలో భారత నావికుల తిరుగుబాటుకు స్మారకంగా ఈ ఉత్సవాన్ని జరుపుతారు.

నూతన కార్యవర్గం

నూతన సంవత్సరానికి అనందశంకర భట్టాచార్య కార్యదర్శిగాను; యన్. వి. నర్సయ్య (ఆంధ్ర), రామారావ్ (యు. పి.), గౌతమ చటోపాధ్యాయ (బెంగాలు), బర్ధన్ (సి. పి.), గణేష్ (మద్రాసు), గారలను సహాయ కార్యదర్శులుగాను మరి 20 మందితో గూడిన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. ఆంధ్రానుండి టి. జగన్నాధరెడ్డి, పి. మధుసూదనరావుగార్లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొబడ్డారు.

పరిశుభ్రమైన ఫలహారాలకు

విశాల

విశ్రాంతి సౌకర్యాలకు

రుచికరమైన భోజనానికి

★

నేతాజీ రెస్టారెంట్

END OF ISSUE